క్లుప్తంగా

వార్షికోత్సవ పూజలు



పెంట్లవెల్లి: మండల కేంద్రంలోని షిరిడీసాయి బాబ ఆలయ వార్షికోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ, గణపతిపూజ, సత్యనారాయణస్వామి వ్రతం, మంగళహారతి, మధ్యాహ్నం అన్నదానం చేశారు.

ఎల్‌ఓసీ అందజేత

ఊర్కొండ: మండలంలోని జకినాలపల్లికి చెందిన బొల్లు నాగరాజుకు మంజూరైన రూ.లక్ష ఎల్‌ఓసీని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గురువారం అందజేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ అరుణ్ రెడ్డి, అనిల్‌రెడ్డి, శ్రీధర్ పాల్గొన్నారు.

వాహనాల తనిఖీ

పెంట్లవెల్లి: మండలంలోని జటప్రోల్‌లో గురువారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ రామేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. ట్రాక్టర్‌లు నడిపే ప్రతి ఒక్కరూ ముందు, వెనకాల ఖచ్చితంగా రేడియం ఉండాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ ఖాజా, సిబ్బంది, వాహనాల యజమానులు పాల్గొన్నారు.

నేడు మండల సర్వసభ్య సమావేశం

తెలకపల్లి: మండల సర్వసభ్య సమావేశం మండల కాంప్లెక్స్ మీటింగ్ హాల్‌లో శుక్రవారం ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ భాస్కర్ గురువారం తెలిపారు. అన్ని గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మండల స్థాయి అధికారులు సకాలంలో విధిగా హాజరు కావాలని ఎంపీడీఓ కోరారు.

డ్రెయినేజీ పనులు ప్రారంభం

తాడూరు: మండలంలోని బలాన్‌పల్లిలో గురువారం గురువారం సర్పంచ్ అశోక్ డ్రెయినేజీ పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఎస్‌డీఎఫ్ పథకం ద్వారా మంజూర్ చేసిన నిధులకు పనులు చేపడుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ సుధాకర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

15 నుంచి మండల స్థాయి క్రీడాపోటీలు

పెంట్లవెల్లి: మండల కేంద్రంలో 15వ తేదీ నుంచి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ రామయ్య గురువారం తెలిపారు. ఫుట్‌బాల్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ ఉంటాయని, 15 నుంచి 35ఏళ్ల లోపు వారు ఇందులో పాల్గొనవచ్చని, ఆసక్తి ఉన్నవారు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.


విష్ణుమూర్తి ఆశయాలు కొనసాగిద్దాం

తెలకపల్లి: విష్ణుమూర్తి ఆశయాలను కొనసాగిద్దామని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు శ్రీనివాసులు అన్నారు. గురువారం మండలంలోని గడ్డంపల్లిలో సీపీఎం సీనియర్ నాయకుడు విష్ణుమూర్తి స్థూపాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ గ్రామంలో పేదలకు భూ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారని, నిరంతరం పేదల కోసం ముందుండి పోరాడారన్నారు. అనేక పార్టీలు ప్రలోభాలకు గురిచేసినా ఎర్ర జెండాతోనే కడవరకు కొనసాగారన్నారు. కార్యక్రమంలో లక్ష్మణ్, అశోక్, విజయ్‌గౌడ్, మల్లయ్య, బిచ్చన్న, నిరంజన్, చంద్రయ్య పాల్గొన్నారు.

అర్హులందరికీ యూనిట్లు అందిస్తాం

వెల్దండ: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల యూనిట్ల పంపిణీ అర్హులందరికీ అందిస్తామని ఎంపీడీఓ శ్రీనివాసులు, పశువైద్య అధికారి శ్యామ్‌సుందర్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని చౌదర్‌పల్లి, కుప్పగండ్లలో లబ్ధిదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామ సంఘంలో సభ్యత్వం ఉండాలన్నారు. మొదటి విడతలో వచ్చిన వారికి తిరిగి యూనిట్లు రావని వివరించారు. అర్హులందరూ దరఖాస్తులు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు గాలమ్మ, అచ్చాలు, పశువైద్య సిబ్బంది నరేష్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

ఘనంగా దిలీపాచారి జన్మదిన వేడుకలు



బిజినేపల్లి: బీజేపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ దిలీపాచారి జన్మదిన వేడుకలను మండలంలోని ఖానాపూర్‌లో గురువారం రాత్రి కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు కేంద్ర బీసీ కమిషన్ మాజీ సభ్యుడు, బీజేపీ నేత ఆచారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొల్లి మాధవి హాజరై దిలీపాచారికి కేకును తినిపించారు. కార్యక్రమంలో నాయకులు సుధాకర్ రెడ్డి, రాజవర్ధన్‌రెడ్డి, బీసయ్య పాల్గొన్నారు.

గాలివాన బీభత్సం..

- విరిగిపడిన చెట్లు, నెలకొరిగిన స్తంభాలు
- పిడుగుపాటుకు మూడు పశువులు మృతి

ఉప్పునుంతల: మండలంలో గురువారం మధ్యాహ్నం గాలివాన బీభత్సం సృష్టించింది. మండల కేంద్రంతోపాటు తిర్మలాపూర్, కాంసానిపల్లి, జప్తీ సదగోడు, మొల్గర, పరిసర గ్రామాల్లో భారీగా వీచిన గాలి దుమారానికి చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. మండల కేంద్రం సమీపంలో గాలికి చెట్టు విరిగిపడి సోనమోని కృష్ణయ్యకు చెందిన రెండు గొర్రెలు మృతి చెందాయి. మండలంలోని జప్తీ సదగోడులో పిడుగుపాటుకు రైతు భీంపాకుల నిరంజన్‌కు చెందిన రూ. లక్ష విలువ చేసే రెండు పశువులు (ఆవు, ఎద్దు) మృత్యువాతపడ్డాయి. వ్యవసాయ పొలంలో చెట్టుకు కట్టేసి ఉంచిన పశువుల సమీపంలో పిడుగు పడటంతో దాని ప్రభావానికి పశువులు చనిపోయాయి. ఈమేరకు రెవెన్యూ అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి పంచనామా నిర్వహించారు. ఆయా గ్రామాల్లో కోతకు సిద్ధంగా ఉన్న వరి పంటకు నష్టం వాటిల్లింది.



తిర్మలాపూర్ సమీపంలో గాలి దుమారానికి నెలకొరిగిన విద్యుత్ స్తంభాలు

పిడుగుపాటుకు పాడిగేదె మృతి

వంగూరు: మండలంలోని నిజాంబాదకు చెందిన రైతు ఈడమోని శ్రీనివాసులు తన వ్యవసాయపొలంలో కట్టేసిన పాడిగేదె గురువారం మధ్యాహ్నం పిడుగుపాటుకు గురై మృతి చెందింది. పాడిగేదె దాదాపు రూ.80వేల విలువ ఉంటుందని బాధిత రైతు పేర్కొన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు.

ఎస్‌ఐ, కానిస్టేబుల్‌పై ఎస్పీకి ఫిర్యాదు

కల్వకుర్తిరూరల్: కులంపేరుతో దూషించిన ఎస్‌ఐ, కానిస్టేబుల్‌పై అట్రాసిటి కేసు నమోదు చేయాలని ఎస్పీ మనోహర్‌కు గురువారం పట్టణానికి చెందిన లక్ష్మీనర్సింహ ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో వచ్చిన ఓ వీడియోను వాట్సాప్ స్టేటస్‌గా మాత్రమే పెట్టుకున్నానని ఎవరికీ షేర్ చేయలేదన్నారు. దీని కారణంగా ఈ నెల 10న కానిస్టేబుల్ స్టేషన్‌కు రమ్మని ఫోన్ చేయగా వెళ్లానని బాధితుడు తెలిపారు. వివరాలు తీసుకుని నా ఫోన్ లాక్కుని సీసీ కెమెరాలు లేని రూంలోకి తీసుకెళ్లి కులం పేరుతో దూషించడంతో పాటు అనవసరంగా చితకబాదారని చెప్పారు. ఆయన వెంట బీజేపీ నాయకులు నర్సింహ, దుర్గా ప్రసాద్, రాఘవేందర్‌గౌడ్, పరశురాములు ఉన్నారు.



అవకతవకలు తగదు

పెంట్లవెల్లి: మండలంలోని జటప్రోల్, గోపులాపూర్‌లో వడ్ల కొనుగోలు కేంద్రాలలో మోసాలను అధికారులు అరికట్టాలని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నర్సింహయాదవ్ డిమాండ్ చేశారు. జటప్రోల్ వరి కొనుగోలు కేంద్రాన్ని వారు పరిశీలించారు. గతంలో తరుగు పేరుతో ఎన్నో మోసాలు చేసి రైతులను ఇబ్బంది పెట్టారని, ఇప్పుడైన అధికారులు కేంద్రాలను తనిఖీ చేయాలన్నారు.

ధాన్యం కొనకుంటే ధర్నా చేపడుతాం

కోడేరు: ధాన్యం కొనుగోలు చేయకపోతే ధర్నా చేపడుతామని మాజీ సర్పంచ్ వేణుగోపాల్‌యాదవ్ అన్నారు. గురువారం మండలంలోని బావాయిపల్లిలో రైతులు పండించిన వరిధాన్యాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ రైతులు సాగు చేసిన వరి పంటను ప్రభుత్వం నెల రోజుల నుంచి కొనుగోలు చేయడం లేదన్నారు. రెండు రోజుల్లో ధాన్యం కొనుగోలు చేయకపోతే పెద్ద ఎత్తున రైతులతో కలిసి ధర్నా చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో దశరథం, కుర్మయ్య, నర్సింహ రైతులు పాల్గొన్నారు.

ప్రతిభచాటిన విద్యార్థులకు అభినందన

కందనూలు: ఇటీవల విడుదలైన ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్ష ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ చాటిన విద్యార్థులను గురువారం కలెక్టర్ ఉదయ్‌కుమార్ అభినందించారు. జిల్లాలో ఉన్న మూడు మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో అద్భుతమైన ఇంటర్ ఫలితాలు వచ్చాయని, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట్ తెలంగాణ మైనార్టీ గురుకుల బాలికలు, బాలురు జూనియర్ కళాశాలల్లో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని అధికారులు వివరించారు. బీసీ సంక్షేమ శాఖ వసతి గృహాల్లో పదో తరగతిలో బల్మూర్ వంద శాతం ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు.



విద్యార్థులతో కలెక్టర్ ఉదయ్‌కుమార్

కలెక్టర్ మాట్లాడుతూ భవిష్యత్‌లో ఉన్నత స్థానంలో ఉంటూ జిల్లాకు, గురుకులాలకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు.

సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన



తెలకపల్లి: మండల కేంద్రంలోని శృతిలయ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపులో పోలీసులు సైబర్ నేరాలపై విద్యార్థులకు గురువారం అవగాహన కల్పించారు. తెలియని నంబర్ల నుంచి వాట్సాప్‌లో మెసేజ్‌లు వచ్చినా, ఓటీపీలు అడిగినా స్పందించకూడదన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, సమ్మర్‌క్యాంప్‌ను సద్వినియోగం చేసుకుని, చదువుపై ఆసక్తి పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. కార్యక్రమంలో పరశురాములు, దశరథం, సుల్తాన్, భాగ్యశ్రీ, విద్యార్థులు పాల్గొన్నారు.

కొనసాగుతున్న వరిధాన్యం కొనుగోళ్లు



లింగాల కొనుగోలు కేంద్రంలో తూకం వేస్తున్న వరి ధాన్యం

లింగాల: మండలంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా కొనసాగుతున్నాయి. మండల వ్యాప్తంగా 8 కేంద్రాలను ఏర్పాటు చేయగా ప్రస్తుతం లింగాల, అంబట్‌పల్లి కేంద్రాలకు మాత్రమే రైతులు వరి ధాన్యం తీసుకవచ్చి విక్రయిస్తున్నారు. ఇప్పటి వరకు 23 మంది రైతుల నుంచి 1,356 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు పీఏసీఎస్ చైర్మన్ హన్మంత్‌రెడ్డి తెలిపారు. అకాల వర్షాలు కురుస్తుండగా ధాన్యం సేకరణ ఆలస్యంగా అవుతుందని, కోతకు వచ్చిన ధాన్యాన్ని రైతులు వర్షాల కారణంగా పొలంలోనే ఉంచుతున్నారని, అందుకే కేంద్రాలకు సకాలంలో ధాన్యం రావడం లేదని చైర్మన్ తెలిపారు. మండలంలో దాదాపుగా 3వేల ఎకరాలలో వరి సాగైందని, ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామని తెలిపారు.

వేసవి శిబిరాలను వినియోగించుకోండి

తాడూరు: మండలంలోని ఐతోల్‌లో ఏర్పాటు చేసిన మన గుడి – మన బడి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉప సర్పంచ్ హుస్సేన్, నర్సింహారెడ్డి అన్నారు. గురువారం శిబిరాన్ని సందర్శించి అవసరమైన ఏర్పాట్లను పరిశీలించారు. విద్యార్థులకు వేసవి శిబిరంలో ప్రత్యేకంగా ఆటపాటలతోపాటు ఫిజికల్ ఫిట్‌నెస్, కూచిపూడి నృత్యం, భగవద్గీతపై ప్రత్యేక తరగతుల నిర్వహణ ఉంటుందన్నారు.

రుణమాఫీ వెంటనే చేపట్టాలి



కల్వకుర్తిరూరల్: ప్రభుత్వం రుణమాఫీని వెంటనే చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగు విడతల్లో రైతులకు రుణమాఫీ చేస్తామని ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. ఇందుకోసం రైతులు నాలుగున్నర ఏళ్లుగా ఎదురుచూస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో ఆంజనేయులు, మల్లయ్య, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.

స్వయం ఉపాధితో మహిళలు ఎదగాలి

వెల్దండ: ప్రభుత్వం మహిళ సంఘాలకు మంజూరు చేస్తున్న రుణాలతో స్వయం ఉపాధిని ఏర్పాటు చేసుకొని ఆర్థికంగా ఎదగాలని జిల్లా ఫామ్ డీపీఎం సుధాకర్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని మర్రిగుంత పంచాయతీలోని నెమలికుంటతండాకు చెందిన వడ్యావత్ శాంతి పిండి, మిర్చి గిర్నిని ఏర్పాటు చేశారు. డీపీఎం హాజరై ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ స్వయం ఉపాధి కింద కిరాణషాపులు, పాడి ఆవులు, గేదెలు, కుట్టుమిషన్ తదితర వాటిని ఎంచుకోవాలన్నారు. బ్యాంకుల ద్వారా పొందిన రుణాలను సకాలంలో ప్రతినెల చెల్లించాలన్నారు. మండలంలో ఆయా గ్రామాల్లో మహిళా సంఘాలకు ఆమనగల్లు, కల్వకుర్తి, వెల్దండ బ్యాంకుల ద్వారా రుణాలను పొందుతున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్‌నాయక్, ఏపీఎం రాములు, సంతోష్, రవి, సీసీ యాదగిరి తదితరులు ఉన్నారు.



తండాలో పిండి, మిర్చి గిర్నిని ప్రారంభిస్తున్న డీపీఎం సుధాకర్

రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి

కొల్లాపూర్: వ్యవసాయ సాగుకోసం రైతులు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని సీపీఎం మండల కార్యదర్శి శివవర్మ డిమాండ్ చేశారు. గురువారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నాయకులతో ఆయన సమావేశమయ్యారు. గత ఎన్నికల సమయంలో ప్రకటించిన మేరకు రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీని వెంటనే చేపట్టాలన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కల్పించాలన్నారు. అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. సమావేశంలో భాస్కర్‌నాయక్, తారాసింగ్, సురేందర్, రామకృష్ణ, కిరణ్‌కుమార్, అనిల్ తదితరులున్నారు.

కార్యదర్శులను రెగ్యులర్ చేయాలి



మాట్లాడుతున్న శ్రీనివాసులు

నాగర్‌కర్నూల్‌రూరల్: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల రెగ్యులర్ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ చూపాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. గురువారం స్థానిక సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పంచాయతీలో పని చేసేందుకు పోటీ పరీక్షల ద్వారా నియమితులైన జూనియర్ కార్యదర్శులు అత్యున్నత చదువులు ఉన్నప్పటికీ ఉద్యోగ అవకాశాలు లేక విధుల్లో చేరారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9,555 మంది కార్యదర్శులు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా 3ఏళ్ల ప్రొహిబిషన్ పూర్తి చేసినప్పటికీ క్రమబద్ధీకరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. కార్యదర్శులకు కనీస వేతనం అమలు చేయడం కాని ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న సౌకర్యాలు కూడా ఇవ్వడం లేదన్నారు. మహిళా కార్యదర్శులకు ప్రసూతి సెలవులు కూడా ఇవ్వకుండా వివక్షత చూపడం దుర్మార్గమన్నారు.

రాజ్యాంగ గ్రంథాన్ని అందించాలని వినతి

వెల్దండ: రాజ్యాంగ గ్రంథాన్ని ప్రతి పౌరుడికి ఉచితంగా అందించాలని కోరుతూ ధర్మ సమాజ్ పార్టీ నాయకులు గురువారం తహసీల్దార్ చంద్రశేఖర్‌కు వినతిపత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ దేశాన్ని నడిపిస్తున్న రాజ్యాంగంపై 90శాతం ప్రజలకు అవగాహన లేక పార్లమెంటరీ, ప్రజాస్వామ్యం విఫలమైపోతుందన్నారు. దీంతో ప్రజల జీవితం అన్ని రంగాల్లో అభివృద్ధి లేక అధోగతి పాలవుతుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశ పౌరులందరికీ ఉచితంగా రాజ్యాంగ గ్రంథం పంపిణీ చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు శశికుమార్, శంకర్, రమేష్, జగన్, నాగేష్, శ్రీశైలం ఉన్నారు.

కంటివెలుగు శిబిరం ప్రారంభం

తాడూరు: మండలంలోని పొల్మూరులో గురువారం కంటివెలుగు శిబిరాన్ని కోఆర్డినేటర్ ఇస్మాయిల్ గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ వారం రోజులపాటు గ్రామంలో కంటి పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. అవసరమైన వారికి అద్దాలను అందించడంతో పాటు, ఆపరేషన్ అవసరమైతే ఆస్పత్రికి తరలిస్తామన్నారు. గ్రామంలో 129 మందికి పరీక్షలు నిర్వహించి 22 మందికి రీడింగ్ అద్దాలు పంపిణీ చేశామన్నారు. 8 మందిని ఆపరేషన్‌ల నిమిత్తం ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు.

కల్వకుర్తిరూరల్: కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ జంగయ్య పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని జిల్లెల్లలో కంటి వెలుగు శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రాజు, ఎంపీటీసీ శివశంకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అర్హులందరికీ వంద రోజుల పని



మల్లాపూర్ చెంచుపెంటలో ఎంపీడీఓ, మండల అధికారులు



మొల్గరలో కూలీలతో మాట్లాడుతున్న ఎంపీడీఓ

మన్ననూర్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకం పనులను చెంచు పెంటల్లోని కూలీలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీఓ రామ్మోహన్ అన్నారు. గురువారం నల్లమల లోతట్టు ప్రాంతం మల్లాపూర్ చెంచు పెంటలో చేస్తున్న ఉపాధి పనులను మండల అధికారులతో కలిసి పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరు వంద రోజుల పని దినాలను కల్పిస్తామన్నారు. పెంటలో నివాసం ఉంటున్న వారు వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకుంటే తక్షణమే బిల్లులు వచ్చే ఏర్పాటు చేస్తామని తెలిపారు. పెంటలో ఉంటున్న వారందరికీ ఉపయోగకరంగా ఉన్న తాగునీటి బోరు ప్రస్తుతం పనిచేయకపోవడంతో తాగునీటికి తీవ్ర ఇబ్బందిగా ఉందని చెంచులు ఎంపీడీఓ దృష్టికి తెచ్చారు. స్పందించిన ఆయన ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. తక్షణమే బోరు బాగుచేయించి సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీఓ వెంకటయ్య, మల్లేష్, లలిత, స్వామి తదితరులు పాల్గొన్నారు.

నర్సరీలను సంరక్షించాలి

చారకొండ: గ్రామాల్లో నర్సరీలో పిచ్చి మొక్కలను తొలగించి, వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని ఎంపీడీఓ జయసుధ తెలిపారు. మండలంలోని సిర్సనగండ్లలో ఎంపీడీఓ గురువారం నర్సరీని పరిశీలించారు. నర్సరీలో నాటిన విత్తనాలు వందశాతం మొలకెత్తే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యదర్శి మహబూబ్ అలీ, ఫీల్డ్ అసిస్టెంట్ నరేష్ తదితరులు ఉన్నారు.


మౌలిక వసతులు కల్పించాలి

ఉప్పునుంతల: జాతీయ ఉపాధి హామీ పనుల వద్ద కూలీలకు తప్పనిసరిగా తాగునీరు, నీడ వసతి వంటి మౌలిక వసతులు కల్పించాలని ఎంపీడీఓ లక్ష్మణ్‌రావు ఈజీఎస్ ఏపీఓ సుదర్శన్‌గౌడ్‌కు సూచించారు. గురువారం మండలంలోని మొల్గరలో కొనసాగుతున్న ఈజీఎస్ పనులను ఆయన పరిశీలించారు. కూలీలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఎండాకాలం ముగిసే వరకు ఉదయాన్నే పనులను చేపట్టాలని సూచించారు.

మినీ మహానాడు విజయవంతం చేయాలి

కల్వకుర్తి రూరల్: పార్లమెంట్ పరిధిలో ఈనెల 13న కొల్లాపూర్‌లో నిర్వహిస్తున్న మినీ మహానాడును కార్యకర్తలు, నాయకులు విజయవంతం చేయాలని టీడీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ యాదిలాల్ పిలుపునిచ్చారు. గురువారం విలేకరుల సమక్షంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారన్నారు.

ప్రారంభానికి నోచుకోని ప్రభుత్వ భవనాలు



కల్వకోల్‌లో నిరుపయోగంగా ఉన్నా మీసేవా కేంద్రం, గ్రంథాలయ భవనం

పెద్దకొత్తపల్లి: రూర్బన్ మిషన్ కింద మండలంలోని 17 పంచాయతీల్లో మీసేవా కేంద్రాలు, గ్రంథాలయ భవనాలు, బస్టాండ్ నిర్మాణాలు పూర్తయ్యి ఏడాది కావస్తున్నా ప్రారంభించకుండా వదిలేశారు. దీంతో అవి శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. ప్రజల అవసరాలు తీర్చేందుకు నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలను వెంటనే ప్రారంభించి ఉపయోగంలోకి తీసుకురావాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. రూర్బన్ మిషన్ కింద రూ.10 కోట్లతో చేపట్టిన పనులన్నీ పూర్తయ్యాయి.

ప్రారంభిస్తాం..

మండలంలోని మీసేవా కేంద్రాలు, గ్రంథాలయాలు, బస్టాండ్లు, మూత్రశాలలు, అన్నింటిని త్వరలో ప్రారంభిస్తాం. ఆయా శాఖల అధికారులతో మాట్లాడి అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేయిస్తాం.

–కృష్ణయ్య, ఎంపీడీఓ, పెద్దకొత్తపల్లి